సాక్షి అనకాపల్లి
బుధవారం ၊ 1 ၊ నవంబర్ ၊ 2023



మేయర్ పరామర్శ

విశాఖ: మృతి చెందిన రైల్వే గార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను మేయర్ హరి వెంకటకుమారి పరామర్శించారు.



స్కూల్ ర్యాంకింగ్ చెస్ టోర్నీ

విశాఖ: ఈ నెల 5 నుంచి రాష్ట్రస్థాయి స్కూల్స్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ పేర్కొంది.

వాతావరణం

అనకాపల్లిటౌన్: రాగల ఐదురోజుల్లో మూడురోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రెండురోజులు స్వల్ప వర్షసూచన ఉందని ఆర్ఏఆర్ఎస్ వాతావరణ శాస్త్రవేత్త ఎంజీజీఎస్ కుమారి మంగళవారం తెలిపారు. ఈ నెల 4న 4 మి.మీ., 5న 3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదవుతుందన్నారు.

న్యూస్‌రీల్

నూకాంబిక సన్నిధిలో నైమిశారణ్య పీఠాధిపతి



ఆలయంలో అనుగ్రహ భాషణం చేస్తున్న బాల బ్రహ్మానంద సరస్వతి

అనకాపల్లిటౌన్: స్థానిక నూకాంబిక అమ్మవారిని నైమిశారణ్య పీఠాధిపతులు, హిందూ ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపకులు బాల బ్రహ్మానంద సరస్వతి మంగళవారం దర్శించుకున్నారు. అంతకు ముందు పీఠాధిపతి సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, ఈవో బండారు ప్రసాద్, ధర్మకర్తలు బుద్ద నర్సింగరాజు పాల్గొన్నారు.

అచ్యుతాపురం తహసీల్దార్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి



శ్రీనివాసరావు

మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. తాత్కాలిక, అడ్‌హాక్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 39 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం తహసీల్దార్ యల్లంపల్లి శ్రీనివాసరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలం తహసీల్దార్ ఎన్.శ్రీధర్ ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు.

వై.లోవ సందర్శించిన ఎస్పీ

రాంబిల్లి: వై.లోవ గ్రామస్తుల అభ్యంతరాలతో నేవీ ప్రహరీ గోడ పనులు నిలిపివేసిన ప్రాంతాన్ని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ మంగళవారం సందర్శించారు. ప్రహరీ నిర్మాణానికి అడ్డుచెబుతూ సర్పంచ్ నారాయణరావుతో పాటు పలువురు గ్రామస్తులు పనులను అడ్డుకుంటున్న విషయం విదితమే. కొండ చుట్టూ ప్రహరీ నిర్మిస్తే తమ పశువులు, మేకలు, గొర్రెలకు ఆహార సమస్యలు ఏర్పడతాయని వారంతా ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశాన్ని మంగళవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఐ దీనబంధు ఉన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీగా సుజాత



బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ సుజాత

మహారాణిపేట: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ (ఆర్‌డీ)గా డాక్టర్ బి.సుజాత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం డాక్టర్ సుజాత వైద్య ఆరోగ్యశాఖలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌టీసీ, ఫీమేల్) ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ ఎస్.ఉమా సుందరి మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఆ పోస్టులో డాక్టర్ బి.సుజాతను ఇన్‌చార్జి ఆర్‌డీగా నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల పరిధిలో ఈమె సేవలందించనున్నారు.

నేవీలో మహిళలకు ఉద్యోగావకాశాలు

భీమునిపట్నం: భారత నౌకాదళంలో మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నౌకాదళ అధికారి సంజీవకుమార్ అన్నారు. మంగళవారం ఇక్కడి కస్తూర్బా గాంధీ విద్యాలయం వద్ద విద్యార్థులను కలిసి మాట్లాడారు. సరైన ప్రణాళికతో చదువుకుంటే ఇందులో అవకాశాలను పొందవచ్చన్నారు. సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇద్దరు క్షతగాత్రుల డిశ్చార్జ్

మహారాణిపేట: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఇద్దరిని మంగళవారం డిశ్చార్జ్ చేశారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మను మంగళవారం డిశ్చార్జి చేశామన్నారు.

అనుసంధానానికి అంతా ఓకే!

రెండు జిల్లాల రైతుల కల నెరవేరబోతోంది. ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడో నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే సేకరించాల్సిన భూమిపై సర్వే పూర్తయింది. ఆ నివేదిక ప్రభుత్వానికి చేరింది. వచ్చే నెల్లో పనుల ప్రారంభానికి సర్వం సన్నద్ధమయింది. ఇది పూర్తయితే దాదాపు 58 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందనుంది.

- ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి భూ సేకరణ పూర్తి
- రెండు జిల్లాల పరిధిలో 40 ఎకరాల భూమి అవసరం
- డిసెంబర్లో పనుల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు



లిఫ్టులు ఏర్పాటు చేసే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు(ఫైల్)

నాతవరం: ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి కావాల్సిన భూ సేకరణ తుది దశకు చేరుకుంది. భూ సేకరణ పూర్తయితే ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం తాండవ రిజర్వాయరు పరిధిలోని సాగు భూములకు పుష్కలంగా నీరందించేందుకు రూ.470.05 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. టెండర్ల పక్రియ కూడా ప్రారంభించారు. ఈ నిధులతో ఏలేరు కాలువపై కాకినాడ జిల్లా శంఖవరం ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లోను, అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో మొత్తం ఏడు చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు.

వర్షాభావంలోనూ నీటి నిల్వలు

వర్షాలు సకాలంలో కురవకపోయినా, తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా లేకపోయినా, పెదగొలుగొండపేట నుంచి పైప్‌లైన్ ద్వారా తాండవ ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తారు. ఈ విధంగా చేయడం వలన ప్రకృతితో ప్రమేయం లేకుండా తాండవ ప్రాజెక్టులో నీటి నిల్వలు నిత్యం పుష్కలంగా ఉంటాయి. ఎత్తిపోతల పథకం పనులు చేసే ప్రాంతాలను ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. భూ సేకరణకు సంబంధించిన పక్రియను కూడా రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నివేదికను ఇరిగేషన్ అధికారులను అందించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి 155 కిలో మీటర్ల పొడవున ప్రవహించే ఏలేరు కాలువలో నీటికి ఎలాంటి అటంకాలు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టనున్నారు.



ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయనున్న ఏలేరు కాలువ

సేకరించాల్సిన భూమి 40 ఎకరాలు

ప్రస్తుతం ఉన్న ఏలేరు కాలువను నాతవరం మండలం పెదగొలుగొండపేట 68వ కిలో మీటరు వరకు వెడల్పు చేయనున్నారు. కాలువల వెడల్పు, లిఫ్టుల ఏర్పాటుతో పాటు తాండవ ప్రాజెక్టులోకి పైపులైన్ ద్వారా నీటిని తరలించేందుకు రైతుల నుంచి భూమిని సేకరిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రెవెన్యూ అధికారులు రెండు జిల్లాల్లో సర్వే చేసి, సుమారు 40 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ధారించారు. ఏలేరు కాలువపై ఏర్పాటుచేసే లిఫ్టులకు కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేశారు. ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయితే తాండవ ప్రాజెక్టు పరిధిలోని 52 వేల ఎకరాల ఆయకట్టు శివారు భూములకు కూడా పుష్కలంగా నీరందుతుంది. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాలలో అదనంగా మరో 6 వేల ఎకరాలకు సాగు నీరు సరఫరా అవుతుంది.

సేకరించిన భూములు వివరాలు

కాలువపై లిఫ్ట్ ఏర్పాటు	మండలం	భూ విస్తీర్ణం
23వ కి.మీ. వద్ద	ప్రత్తిపాడు	2.13 ఎకరాలు
30వ కి.మీ. వద్ద	శంఖవరం	3.64 ఎకరాలు
38వ కి.మీ. వద్ద	రౌతులపూడి	5.65 ఎకరాలు
56వ కి.మీ. వద్ద	నాతవరం	19.69 ఎకరాలు
60వ కి.మీ. వద్ద	నాతవరం	
64వ కి.మీ. వద్ద	నాతవరం	3.79 ఎకరాలు
69వ కి.మీ. వద్ద	నాతవరం-కోటనందూరు	3.54 ఎకరాలు

త్వరలో పనులు ప్రారంభిస్తాం

భూ సేకరణ పక్రియ నవంబరు నెలాఖరుకు పూర్తి చేస్తాం. రైతుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా లెక్కిస్తే రూ.6 కోట్లు అవసరమని తేలింది. ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. భూసేకరణ పూర్తి అయిన వెంటనే డిసెంబర్లో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.

– భాస్కరరావు, ఈఈ, ఏలేశ్వరం ప్రాజెక్టు, కాకినాడ

భూ సేకరణ వివరాలు అందించాం



ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల కోసం చేపట్టనున్న ఎత్తిపోతల పథకం కోసం ఇరిగేషన్‌శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా భూ సేకరణపై సర్వే జరిపాం. ఏయే చోట్ల ఏ మేరకు భూమిని సేకరించాలో నివేదిక రూపొందించాం. తాండవ ప్రాజెక్టులోకి పైప్‌లైన్ ఏర్పాటు ప్రదేశంలో అధికంగా జిరాయితీ భూమి ఉంది. ఆ మేరకు వివరాలను కూడా అందించాం.

–ఎస్ఎస్‌వీ శ్రీనివాస్‌నాయుడు, తహసీల్దార్, నాతవరం

రేపు విశాఖకు సీఎం జగన్



మహారాణిపేట (విశాఖ): రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖ వస్తున్నారు. ఉదయం 7.35 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 8.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో 9.15 గంటలకు మధురవాడ ఐటీ హిల్‌కు చేరుకుంటారు. 9.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్‌కు బయలుదేరుతారు. 9.30 గంటల నుంచి 11 గంటల వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీలో (ఐసీఐడీ) పాల్గొంటారు. 11.05 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి బయలు దేరి మధురవాడ హెలిపాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. 11.45 గంటలకు విమానంలో తిరుగు పయనమవుతారు.

ఆచార్యుల నియామక నోటిఫికేషన్ విడుదల

ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆచార్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వర్సిటీలో, ఆర్ట్స్–కామర్స్, సైన్స్–టెక్నాలజీ, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో 523 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 85 ప్రొఫెసర్, 139 అసోసియేట్ ప్రొఫెసర్, 299 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటిలో 509 ఉద్యోగాలు రెగ్యులర్‌వి కాగా, 14 ఉద్యోగాలు బ్యాక్‌లాగ్. పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ని సంప్రదించాలని రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ సూచించారు.

బస్సు యాత్ర ఏర్పాట్ల పరిశీలన

కె.కోటపాడు: సామాజిక సాధికార బస్సు యాత్ర నవంబర్ 2న కె.కోటపాడు మండలం మీదుగా మాడుగుల చేరుకుంటుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. బస్సు యాత్రలో వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ బి.వి.సత్యవతితో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కె.కోటపాడులో మంత్రులు సందర్శించనున్న 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి పనులను, ఎ.కోడూరు హైస్కూల్లో నాడు–నేడు నిధులతో పూర్తయిన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. మాడుగులలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న బహిరంగ సభకు కె.కోటపాడు మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్ శ్రీను, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తాతారావు, కె.కోటపాడు, ఎ.కోడూరు ఎస్ఐలు ఆర్.ధనుంజయ్, బి.రామకృష్ణ, ఈవోఆర్డీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వి.ప్రసాద్ ఉన్నారు.



కె.కోటపాడులో బస్సుయాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

ప్రభంజనంలా సాగాలి

అనకాపల్లి టౌన్: మాడుగులలో సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రభంజనంలా సాగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాడుగుల ఘాట్‌రోడ్డులో ఈ నెల 2న జరిగే బస్సు యాత్ర, బహిరంగ సభలకు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ అగ్ర నేతలు హాజరవుతున్నారని, జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

దూరవిద్యతో ఏడాదిలో ఇంటర్మీడియట్



విద్యార్థులతో మాట్లాడుతున్న విద్యాపీఠం అధికారి గోపాలకృష్ణ

నర్సీపట్నం: పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దూర విద్య ద్వారా ఇంటర్మీడియట్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర అధికారి జి.గోపాలకృష్ణ పేర్కొన్నారు. జిల్లా కోఆర్డినేటర్ కుమార్‌తో కలిసి మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. దూరవిద్యతో ఏడాదిలోనే ఇంటర్మీడియట్ చదివేందుకు అవకాశం కల్పించామన్నారు.

త్వరితగతిన ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు

అధికారులకు కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఆదేశం

యలమంచిలి/రాంబిల్లి: త్వరితగతిన ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఆదేశించారు. యలమంచిలిలోని పురుషోత్తపురం, రాంబిల్లిలోని హరిపురం, కట్టుబోలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఆకస్మిక పర్యటనలు చేశారు. సచివాలయ, వెల్‌నెస్ సెంటర్, ఆర్‌బీకేల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. కట్టుబోలులో వెల్‌నెస్ కేంద్రం భవన నిర్మాణం ప్రారంభించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని మండల అధికారులను ఆదేశించారు. కట్టుబోలులో ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు, ఎంఈవో సూర్యారావుకు సూచించారు. పురుషోత్తపురంలో మౌలిక వసతులపై సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనల్లో కలెక్టర్ వెంట రాంబిల్లిలో ఎంపీపీ శిరీషశ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, ఎంపీడీవో కొండలరావు, తహసీల్దార్ భాగ్యవతి, యలమంచిలిలో ఎంపీడీవో అప్పలనాయుడు, మండల, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.



హరిపురంలో మండల అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి

నిరుపమానం.. పటేల్ ఐక్యతా భావం



ఏక్తా దివస్ రన్‌లో పాల్గొన్న ఎస్పీ మురళీకృష్ణ



పటేల్ చిత్రపటం వద్ద నివాళి

అనకాపల్లి టౌన్: జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కె.వి.మురళీకృష్ణ మంగళవారం తన కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా పటేల్ అందించిన సేవలు నిరుపమానమని, తన ప్రజ్ఞాపాటవాలతో దేశాన్ని ఐక్యంగా నిలిపారని, అందుకే ఆయన పుట్టిన రోజున ఏక్తా దివస్ జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, అదనపు క్రైం ఎస్పీ పి.సత్యనారాయణరావు, ఏవో బి.శారద, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఉదయం స్థానిక రింగ్‌రోడ్డు వద్ద రాష్ట్రీయ ఏక్తా దివస్ పరుగు నిర్వహించారు. జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ.. మానవహారంగా ఏర్పడిన పోలీసు అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రన్‌లో స్వయంగా పాల్గొని అందరిలో ఉత్సాహం నింపారు.

పరిశ్రమలకు వెన్నెముకగా ప్రభుత్వం

అక్కిరెడ్డిపాలెం: పరిశ్రమలకు వెన్నెముకగా ప్రభుత్వం నిలుస్తోందని ఏపీ ఇండస్ట్రీస్ కమిషనర్ సీహెచ్.రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆటోనగర్‌లోని విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వాసివా) భవనంలో పారిశ్రామిక వేత్తలు, వాసివా, ఐలా, ఫ్యాప్సీ ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, వారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోందన్నారు. కరోనా తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న పరిశ్రమలకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. ఫ్యాప్సీ, వాసివా సంయుక్తంగా ఎంఎస్ఎంఈలకు సహకరించాలని తెలిపారు. ఐలా ఎదుర్కొంటున్న సమస్యలను, రావాల్సిన గ్రాంట్లను రాజేశ్వర్ రెడ్డి దృష్టికి ఐలా చైర్మన్ కె.సత్యనారాయణ రెడ్డి తీసుకువచ్చారు. వాసివా అధ్యక్షుడు సజ్జా పాండురంగ ప్రసాద్ వాసివా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సీహెచ్.గణపతి మాట్లాడుతూ జిల్లాలో ఆటోనగర్ వాసివాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇండస్ట్రియల్ కమిషనర్‌ను వాసివా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్ దుశ్శాలువాతో సత్కరించారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు మురళీ కృష్ణ, ఐలా కమిషనర్ జయచంద్ర పాల్గొన్నారు.



వాసివాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఇండస్ట్రీస్ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి

బొ(గ్గు)క్కేస్తున్నారు..!

- పెదపల్లి అటవీ భూముల్లో విచ్చలవిడిగా వనాల నరికివేత
- అనధికార బట్టీల్లో పెద్ద ఎత్తున బొగ్గు తయారీ
- నెలకు 10 టన్నులకు పైగా విశాఖకు అక్రమ రవాణా
- పర్యావరణానికి తీవ్ర విఘాతం

యలమంచిలి (అనకాపల్లి రూరల్): చూసేవాళ్లకు అది బొగ్గే.. అక్రమ వ్యాపారం చేసేవాళ్లకు మాత్రం అది నల్ల బంగారం. ఈ అక్రమార్కులు కాకులు దూరని కారడవిని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున అటవీ వనాలను నరికేస్తూ, బొగ్గు తయారీతో కుబేరులవుతున్నారు. పర్యావరణ కాలుష్యానికి ఇది కారణమవుతోంది. యలమంచిలి మునిసిపాలిటీ పెదపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కేంద్రంగా బొగ్గు బట్టీల అక్రమ నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఈ గ్రామాన్ని ఆనుకుని 1689 హెక్టార్లలో రిజర్వ్ ఫారెస్ట్ వుంది. అటవీ ప్రాంతంలో విలువైన వృక్షాలతో పాటు, వాల్టా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ, జిరాయితీ భూముల్లో చెట్లను సైతం దర్జాగా నరికివేసి, కర్ర బొగ్గుల బట్టీలను వ్యాపారులు నిర్వహిస్తున్నారు. ఇలా నెలకు సుమారుగా 10 టన్నులకు పైగా బొగ్గును తయారు చేస్తున్నారంటే.. వృక్ష సంపదను ఏ మేర నాశనం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పెదపల్లి వినాశనం.. విశాఖలో వ్యాపారం

పెదపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ సంపదను నాశనం చేసి, బొగ్గు తయారు చేసి, ఆ బస్తాలను విశాఖలోని పలు ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు, లాండ్రీ దుకాణాల వారికి, మద్యం దుకాణాల వద్ద మాంసాన్ని కాల్చి విక్రయించే వారికి, మొక్కజొన్నలు కాల్చే వారికి బొగ్గు బస్తాలను విక్రయిస్తూ మస్తుగా సంపాదిస్తున్నారు. కర్ర బొగ్గును బాణసంచా తయారుచేయడానికి వినియోగించే గన్‌పౌడర్ తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ఈ వ్యవహారంలో పాత్రధారి పెదపల్లికి చెందిన ఒక వ్యాన్ డ్రైవర్ కాగా, సూత్రధారిగా గాజువాకకు చెందిన ఒక మధ్యవర్తి వ్యవహరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. పెదపల్లికి చెందిన ఒక వ్యాను డ్రైవర్ బస్తాల్లో ప్యాక్ చేసిన బొగ్గును అర్ధరాత్రి సమయంలో విశాఖ నగరానికి తరలిస్తున్నాడు. కింది స్థాయిలో కొందరు అటవీ సిబ్బంది ఇందుకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గమ్యం చేరే వరకూ మార్గమధ్యంలో ఆపేవారి చేతికి మసి అంటకుండా మామూళ్లు సమర్పిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గాజువాకకు చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. కర్ర బొగ్గు బట్టీల నిర్వాహకుల నుంచి ఒక బస్తా బొగ్గు రూ.350కి కొనుగోలు చేసి విశాఖ నగరంలో ఒక బస్తాను రూ.900 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఏటా చలి తీవ్రత ఎక్కువగా ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ పెదపల్లి అటవీ ప్రాంతంలో అక్రమార్కులు స్థావరం ఏర్పరచుకుని బొగ్గు తయారీ కోసం విలువైన వనాలకు మంటబెడుతున్నారు.



పెదపల్లి అటవీ ప్రాంతం నుంచి ట్రాక్టర్‌తో తరలిస్తున్న దుంగలు

పట్టించుకునే వారేరీ...

నిబంధనల ప్రకారం కర్ర బొగ్గు తయారీ కోసం డివిజినల్ ఫారెస్ట్ అధికారి నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా కర్ర బొగ్గు తయారీ, చెట్లు నరకడం, రవాణా చేయడాన్ని అటవీ, రవాణా, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అడ్డుకోవాల్సి ఉంది. 1967 ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చట్టం, 1992 చార్‌కోల్ ప్రొటెక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్ చట్టాల ప్రకారం నిరోధించాల్సిన ఆ శాఖ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అందుకు విరుద్ధంగా అక్రమార్కులకు స్వయంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.



బొగ్గు బట్టీ నుంచి వెలువడుతున్న పొగ

బొగ్గు బట్టీలపై దాడులు చేస్తాం



పెదపల్లి వద్ద బొగ్గు బట్టీలు నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. సిబ్బందితో ఇప్పటికే చర్చించాం. మా పరిధిలో కర్ర బొగ్గు బట్టీలకు ఎలాంటి అనుమతులు లేవు. బొగ్గు తయారీ, అక్రమ రవాణా నేరం. అనధికార బొగ్గు బట్టీలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.

–జి.అనిల్ కుమార్, అటవీ పరిధి అధికారి, యలమంచిలి

రోడ్డు విస్తరణకు అడ్డుపడుతున్న టీడీపీ

మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి ఆగ్రహం


మాట్లాడుతున్న చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి

నర్సీపట్నం: పట్టణ ప్రధాన రహదారి విస్తరణకు టీడీపీ నాయకులు ఆటంకాలు సృష్టిస్తున్నారని చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆగ్రహించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా నర్సీపట్నం ప్రజలు మెయిన్ రోడ్డు విస్తరణ కోరుకుంటున్నారన్నారు. వారి ఆశీస్సులతో 40 ఏళ్లపాటు పదవులు అనుభవించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇక్కడ రోడ్డు విస్తరణపై మాటలతో సరిపెట్టారన్నారు. ప్రజలకు హామీ ఇవ్వకపోయినా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుడితే, భవన యజమానులను టీడీపీ నేతలు రెచ్చగొట్టి, స్టేలతో ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కౌన్సిలర్లు పబ్లిసిటీ కోసం కౌన్సిల్ సమావేశానికి వస్తున్నారన్నారు. వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు మాట్లాడుతూ మెయిన్ రోడ్డు విస్తరణలో అయ్యప్పస్వామి ఆలయం ముఖద్వారం తొలగించాల్సి ఉండగా, స్టే తీసుకువచ్చి అడ్డుపడ్డారని ఆరోపించారు. రోడ్డు విస్తరణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏయే పనులకు కేటాయించారో స్పష్టంగా చెప్పామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహం, ఆర్డీవో కార్యాలయం ప్రహరీల నిర్మాణానికి మున్సిపల్ సాధారణ నిధులు కేటాయించామన్నారు. దీనిని టీడీపీ కౌన్సిలర్లు తప్పు పట్టడం సరికాదన్నారు. సమస్యలను లేవనెత్తడం, పాలకవర్గం సమాధానం చెప్పేలోపు సభ నుంచి వాకౌట్ చేయటం పరిపాటిగా మారిందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, కోఆప్షన్ సభ్యురాలు షేక్ రోజా పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం


చెక్కును అందజేస్తున్న దృశ్యం

మునగపాక (అనకాపల్లి): స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సహకారం అందించేందుకు విరాళ దాతలు ముందుకొస్తున్నారు. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి దానకర్ణ ఆలయ నిర్మాణానికి రూ.3.07 లక్షల చెక్కును జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌కు మంగళవారం అందజేశారు.

టీడీపీ కౌన్సిలర్ల దురుసు ప్రవర్తన

- వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై ఏకవచనంతో దూషణ
- ప్రజా సమస్యలపై ప్రస్తావించకుండానే సభ నుంచి వాకౌట్
- పద్ధతి మార్చుకోవాలని అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగ్రహం


టీడీపీ కౌన్సిలర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి


వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు, టీడీపీ కౌన్సిలర్లు పద్మావతి, మధుల మధ్య వాగ్వాదం

నర్సీపట్నం: మున్సిపల్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న టీడీపీ కౌన్సిలర్లు ఎప్పటి మాదిరిగానే కౌన్సిల్ సమావేశానికి అడ్డంకులు సృష్టించారు. సభ సజావుగా సాగకుండానే.. కనీసం ప్రజా సమస్యలు ప్రస్తావించకుండానే.. అధికార పార్టీ కౌన్సిలర్లపై ఏకవచనంతో దురుసుగా ప్రవర్తించారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య సైతం ఏకవచనంతో మాట్లాడటంపై చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాటి మహిళను గౌరవించటం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రధానంగా మెయిన్ రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న బాలికల వసతిగృహం, ఆర్డీవో కార్యాలయం ప్రహరీ పునర్నిర్మించడానికి మున్సిపల్ సాధారణ నిధులు కేటాయించటంపై టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రస్తావించిన సమస్యలపై చర్చించకుండా వెళ్లిపోవటం సరికాదని వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అన్నారు. దాంతో చాల్లెండి.. సిగ్గు పడండి.. అని టీడీపీ కౌన్సిలర్ పద్మావతి ఎగతాళి చేశారు. సిగ్గుపడే బయటకు వెళ్తున్నారని మరో వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు చురకంటించడంతో ఆమె అతని వైపు దూసుకొచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైస్ చైర్మన్ అప్పలనాయుడును టీడీపీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఏకవచనంతో 'ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు' అంటూ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే చైర్‌పర్సన్ తన కుర్చీలో నుంచి లేచివచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభ్యులను ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల కేకలు, అరుపులతో సభ దద్దరిల్లింది. సభ నుంచి టీడీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య.. రెండు నెలల్లో మార్పు తెస్తానన్నారు.. ఏమి మార్పు తెచ్చారని ప్రశ్నించారు. సమస్యలు ప్రస్తావించడానికి వచ్చావా.. రాజకీయ ఉపన్యాసం చేయడానికి వచ్చావా అని చైర్‌పర్సన్ కౌంటర్ ఇచ్చారు. వినే ఓపిక లేనప్పుడు సమస్యలు ప్రస్తావించకూడదన్నారు. సమావేశంలో కమిషనర్ పూడి రవిబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

బోగస్ రుణాల ఫిర్యాదుపై విచారణ


సత్యనారాయణపురంలో నిధుల దుర్వినియోగంపై విచారణ నిర్వహిస్తున్న డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి

అనకాపల్లి రూరల్: మండలంలోని సత్యనారాయణపురం, కొత్తూరు గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల పేరుతో బోగస్ రుణాలు తీసుకుని సుమారు రూ.కోటి ఐదు లక్షల నిధులు స్వాహా చేశారన్న ఫిర్యాదుపై డీఆర్‌డీఏ పీడీ బి.లక్ష్మీపతి మంగళవారం విచారణ జరిపారు. ఈ రెండు గ్రామాల్లో ఏడు ఎస్‌హెచ్‌జీల పేరున ఒక్కో గ్రూపునకు రూ.1 లక్ష చొప్పున అనకాపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో రుణాలు పొందినట్టు ఐద్వా జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, మరికొందరు గత సోమవారం జిల్లా కలెక్టరు రవి పట్టాన్‌శెట్టికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో డీఆర్‌డీఏ పీడీ మంగళవారం సిబ్బందితో సత్యనారాయణపురం గ్రామం సందర్శించి నల్ల మారమ్మ ఆలయం వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలు, ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ జరిపారు. విచారణ నివేదికను త్వరలోనే జిల్లా కలెక్టరుకు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు.

పాఠకుల మన్ననలు పొందేలా వారోత్సవాలు

- జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వెంకటరావు
- చినదొడ్డిగల్లు గ్రంథాలయం తనిఖీ


చినదొడ్డిగల్లు గ్రంథాయంలో రికార్డులు పరిశీలిస్తున్న కార్యదర్శి

నక్కపల్లి: నవంబరు 14వ తేదీ నుంచి జరిగే గ్రంథాలయ వారోత్సవాలు పాఠకుల మన్ననలు పొందేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.సిహెచ్.వెంకటరావు తెలిపారు. మంగళవారం ఆయన చినదొడ్డిగల్లు గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ వేసవి శిబిరాలను నిర్వహిస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని గ్రంథాలయాధికారి కె.జనార్దన్‌ను అభినందించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబరు 14 నుంచి వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లాలో 63 శాఖాగ్రంథాలయాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఈ వారోత్సవాలను పాఠకుల మన్ననలు పొందేలా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచడం వల్ల గ్రంథాలయాలను వినియోగించుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల సమాచార సేకరణ కూడా సులభతరం అవుతోందన్నారు. వారోత్సవాల్లో విద్యార్థులకు వివిధ అంశాలు, వర్తమాన రాజకీయ సామాజిక అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని గ్రంథాలయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వీటికి తోడు గ్రంథాలయ సంస్థ నుంచి కూడా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఉపమాక, చినదొడ్డిగల్లు గ్రంథాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల్లో సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠకుల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు.

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నలుగురు ఎంపిక


జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ

యలమంచిలి: జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీ తైక్వాండో పోటీలకు యలమంచిలి పట్టణానికి చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు బి.భవాని, టి.శ్వేత, కె.రేణుకాశ్రీ, యు.జయశ్రీ నవంబర్ 6వ తేదీ నుంచి 9 వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి అచ్చంనాయుడు, సీనియర్ అంతర్జాతీయ క్రీడాకారులు దొరబాబు, సత్యవతి, పలువురు తైక్వాండో క్రీడాకారులు అభినందించారు.


విద్యార్థిని శ్వేతను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ వీర్రాజు

సౌత్ జోన్ తైక్వాండో పోటీలకు శ్వేత ఎంపిక

పాయకరావుపేట: ఈ నెల 21న ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన తైక్వాండో అండర్ –62 వెయిట్ కేటగిరిలో జరిగిన పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థిని తుంపాల శ్వేత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ పోటీలకు ఎంపికైంది. ఈ విద్యార్థిని నవంబర్ 5 నుండి 9 వరకు రాజస్థాన్‌లో శ్రీ జేజేటీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటుందని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.వీర్రాజు తెలిపారు. ఆ విద్యార్థినిని విద్యా సంస్థల అధినేత సి.హెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు.

బాల్‌బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు 11 మంది ఎంపిక


రాష్ట్ర పోటీలకు ఎంపికైన విద్యార్థులతో హైస్కూల్ ఉపాధ్యాయ బృందం

రావికమతం: నవంబరు 4, 5, 6 తేదీల్లో నెల్లూరు, 22, 23, 24 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలకు టి.అర్జాపురం హైస్కూల్ విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారు. గత నెలలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు చోట్ల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపడంతో వీరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులను హైస్కూల్ హెచ్ఎం కె.ఆర్.ఎస్ నాయుడు, పీడీ రమేష్‌నాయుడు, సీఆర్ఎం–2 గుంటూరు రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

స్కేటింగ్ క్రీడాకారులకు ఏఎస్పీ అభినందన


క్రీడాకారులను అభినందిస్తున్న ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా

నర్సీపట్నం: జిల్లా ఇంటర్ క్లబ్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాలు సాధించిన చిన్నారి క్రీడాకారులను ఏఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా అభినందించారు. విశాఖపట్నం వుడా పార్క్‌లో 2023 చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నర్సీపట్నం అర్జున్ స్కేటింగ్ అసోసియేషన్ నుంచి మాన్విత, విఖ్యాత్, జయచంద్ర, జోన్సన్ స్వర్ణ పతకం సాధించారు. జాన్సన్, ఆద్య, సూరత్, అనీష్, జయచంద్ర, హరిహరన్ రజత పతకాలు, స్వాతిక, తేజ, హర్షిత, సురత్, దీక్షత్ కాంస్య పతకాలు సాధించారు. వీరిని ఏఎస్పీ అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఎస్పీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ అసోసియేషన్ చైర్మన్ వెలగా నారాయణ రావు, కోచ్ కళ్యాణ్ పాల్గొన్నారు.

బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి అభినందన


బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హరికృష్ణను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ సహదేవుడు, అధ్యాపకులు

రోలుగుంట: స్థానిక జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న ఎం.హరికృష్ణ జట్టు జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విన్నర్‌గా నిలిచింది. ఇందుకు అసోసియేషన్ జట్టు సభ్యులకు మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. అక్టోబర్ 15 నుంచి 19 వరకూ చత్తీస్‌గఢ్, భిలాయ్‌లో జరిగిన జాతీయ స్థాయి 42 వ సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించి విజేతగా నిలవడంతో టైటిల్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్ పొందాడు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో తమ కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన హరికృష్ణను ప్రిన్సిపాల్ సహదేవుడు, అధ్యాపకులు మంగళవారం అభినందించారు.

సర్దార్ పటేల్ స్ఫూర్తిగా జాతీయ సమగ్రతకు కృషి


నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడిన పోలీసు అధికారులు, విద్యార్థులు

- ఎస్పీ మురళీకృష్ణ
- ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
- పటేల్‌కు ఘన నివాళులు


మాట్లాడుతున్న ఎస్పీ

అనకాపల్లిటౌన్: దేశ మొట్టమొదటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఆయన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఉక్కుమనిషిగా పిలువబడే పటేల్ జయంతి సందర్భంగా దేశ ఐక్యతను పెంపొందించడం, దేశ చరిత్రకు సర్దార్ చేసిన చేసిన కృషిని వివరించారు. ఈ పరుగు పట్టణంలో నెహ్రూచౌక్‌కు చేరుకొన్న అనంతరం అక్కడ పోలీసు అధికారులు, విద్యార్థులు కలిసి మానవహారంగా ఏర్పడి ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.

పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా ఏక్తాదివస్‌ను జరుపుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, అదనపు క్రైం ఎస్పీ పి.సత్యనారాయణ రావు, డీఎస్పీ వి.సుబ్బరాజు, దిశ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, ఏఆర్‌డీఎస్పీ పి.నాగేశ్వరరావు, రూరల్ సీఐ రవికుమార్, పట్టణ ఎస్ఐ సింహాచలం, ఏఆర్ ఎస్ఐ ఆదినారాయణ, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రహరీ కూలి ఐదుగురికి గాయాలు


క్షతగాత్రులను బయటకు తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అనకాపల్లిటౌన్: స్థానిక నర్సింగరావుపేట జీవీఎంసీ డ్రైనేజీ పనులు చేస్తున్న కూలీలపై ప్రహరీగోడ కూలిన ఘటనలో మంగళవారం ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరిసా నారాయణమూర్తి, మాటూరి సత్తిబాబు, కె.రమణ, కె.ఆనందరావు, ఎం.కృష్ణ గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు.

ఉత్పత్తిదారుల సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక

వెలుగు ఏపీఎం జగన్నాథరావు


మాట్లాడుతున్న ఏపీఎం జగన్నాథరావు

నాతవరం: జిల్లా వ్యాప్తంగా 2,308 వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయని వెలుగు ఏపీఎం కె.జగన్నాథరావు తెలిపారు. మంగళవారం నాతవరంలో గొర్రెలు, మేకలు పెంపకందారులు, వ్యవసాయ అనుబంధ సంఘాల ఉత్పత్తిదారుల సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఏపీఎం జగన్నాథరావు మాట్లాడుతూ ఆయా సంఘాల్లో 24,475 మంది రైతులు ఉన్నారన్నారు. వీటిల్లో ప్రస్తుతం మహిళా రైతులను చేర్పిస్తున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాల సభ్యులకు మొదట విడతగా 11 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడతలో మిగిలిన సంఘాలతో సదస్సులు నిర్వహించి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గతంలో నాతవరం, మాడుగుల, గొలుగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తిదారుల సంఘాల మాదిరిగానే కొత్తగా ఏర్పాటైన సంఘాలను అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.10 లక్షల చొప్పున రుణసాయం అందించామని తెలిపారు. కొత్త ఉత్పత్తిదారుల సంఘాలకు రుణ వితరణకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వెలు గు ఏరియా కోఆర్డినేటరు కె.సత్యనారాయణ, ఏపీఎం మర్రి లక్ష్మి, ఉత్పత్తిదారులు సంఘాల మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు పోలిరెడ్డి రాజు, సబ్బవరపు వెంకునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

క్లుప్తంగా

సోహం ఆశ్రమంలో గణపతి హోమం నేడు

అనకాపల్లిటౌన్: మండలంలోని బట్లపూడి గ్రామం సోహం ఆశ్రమంలో బుధవారం సంకటహర చతుర్థి పురస్కరించుకుని గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకుడు రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే హోమాన్ని తిలకించేందుకు భక్తులందరూ హాజరై, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు.

మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేడు

అనకాపల్లిటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావుతోపాటు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం 10 గంటలకు జరగనుందని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు.

భారీ బైక్ ర్యాలీ

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గొల్లవిల్లి శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి రింగ్‌రోడ్డు మార్కెట్ యార్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో అనకాపల్లి మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాల్సిందిగా కోరారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనకాపల్లిటౌన్: జీవీఎంసీ పట్టణ పరిధిలో రహదారుల అభివృద్ధిలో భాగంగా విద్యుత్ స్తంభాలను దశలవారీగా తొలగించి, కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ కె.రాజశేఖర్, ఏఈ శ్రీనివాసరావులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం డి-1 సెక్షన్ పరిధిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పూడిమడక రహదారి నుంచి చవితినవీధి, ఎన్టీఆర్ క్రీడామైదానం, రైల్వేస్టేషన్ రహదారి, నర్సింగరావుపేట, వేల్పులవీధి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు విద్యుత్‌శాఖ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరారు.

బెల్లం ధరలు



అనకాపల్లి మార్కెట్‌కు మంగళవారం 1697బెల్లం దిమ్మలు వచ్చాయి.

దిమ్మల రకం	కనిష్ట ధర	గరిష్ట ధర
స్పెషల్ రకం	4,790	4,800
మొదటి రకం	3,830	4,450
రెండో రకం	3,520	4,130
మూడోరకం	3,100	3,510

అనకాపల్లి సినిమాలు

టైగర్ నాగేశ్వరరావు	: రాజా
లియో	:సత్యనారాయణస్క్రీన్-1
చిన్నా	:సత్యనారాయణస్క్రీన్-2
భగవంత్ కేసరి	: షిర్డిసాయి
టైగర్ నాగేశ్వరరావు	: పర్తిసాయి
గణపథ్(తెలుగు)	: వెంకటేశ్వర
ఓటు చాలా విలువైనది (ఉ॥ మ॥)	
ధీమహి (ఫస్ట్ షో, సెకండ్ షో)	: శ్రీసత్య
భగవంత్ కేసరి	: రామచంద్ర

రక్త నిల్వలు

అనకాపల్లిటౌన్: జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయ రక్తనిధి కేంద్రంలో 22 యూనిట్ల రక్తం నిల్వ ఉంది. ఏ పాజిటివ్-7 యూనిట్లు, ఏ నెగిటివ్-1 యూనిట్, బీ పాజిటివ్-2 యూనిట్లు, బీ నెగిటివ్-1 యూనిట్, ఓ పాజిటివ్-8 యూనిట్లు, ఏబీ పాజిటివ్-3 యూనిట్లు శుద్ధి చేసిన రక్తం నిల్వఉంది. అవసరమైన వారు వైద్యాలయం బ్లడ్‌బ్యాంకు ప్రతినిధి యు.లోకేష్(9703619706) నంబరును సంప్రదించవచ్చు.

గ్యాస్ సమాచారం

అనకాపల్లిటౌన్: ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మంగళవారం 394 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారిలో 386 మందికి సిలిండర్లు సరఫరా చేశారు. వివరాలకు ఇండేన్‌గ్యాస్ ఏజెన్సీ(08924223595)ని సంప్రదించవచ్చు.



వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ గొర్లి సూరిబాబు



బవులువాడ శిబిరంలో ఓపీ కౌంటర్ వద్ద రోగుల తాకిడి



శిబిరంలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ స్టాల్

వైద్యంలో సరికొత్త అధ్యాయం జగనన్న ఆరోగ్య సురక్ష

- బవులువాడ శిబిరంలో 421 మందికి వైద్య పరీక్షలు
- తగరంపూడి పీహెచ్‌సీ పరిధిలో పూర్తయిన వైద్య శిబిరాలు

అనకాపల్లి రూరల్: జగనన్న ఆరోగ్య సురక్షతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ఎంపీపీ గొర్లి సూరిబాబు అన్నారు. తగరంపూడి పీహెచ్‌సీ పరిధిలో బవులువాడ ఎంపీయూపీ స్కూల్లో మంగళవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారికి ఇస్తున్న మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. శిబిరానికి హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంత రోగులు, వృద్ధులు, నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ శిబిరంతో తగరంపూడి పీహెచ్‌సీ పరిధిలో వైద్య శిబిరాలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దాంతో రోగులకు సేవలు అందించిన వైద్యులను, ఆరోగ్యశాఖ సిబ్బంది, అధికారులను ఎంపీపీ అభినందించారు. అనంతరం వైద్యులు శిబిరానికొచ్చిన రోగులకు వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. అవసరమైనవారికి ఉచితంగా



శిబిరానికి వచ్చిన రోగులకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

మందులు, కళ్లద్దాలు అందజేశారు. శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహార స్టాల్‌ను ఏర్పాటు చేశారు. స్టాల్ వద్దకు వచ్చిన రోగులకు పోషకాహార ప్రాముఖ్యతను అంగన్‌వాడీ కార్యకర్తలు వివరించారు. శిబిరంలో 421 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 131 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా 21 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు, 81 మందికి కళ్లద్దాలు అవసరమని అవసరమని నిర్ధారించారు. 318 మందికి బీపీ, సుగర్ పరీక్షలు నిర్వహించారు. 28 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, మజ్జి వెంకట అప్పారావు, దాడి కుమార్, రామకృష్ణ, కాశి, వెంకట్రావు, ఎంపీడీవో కేవీ నరసింహారావు, ఈవోపీఆర్డీ కె.ధర్మారావు, ఎంఈవో చిట్టిబాబు, తగరంపూడి ఎంపీహెచ్‌ఈవో పి.సన్యాసిరావు,



ఫార్మసీ కౌంటర్ వద్ద ఉచితంగా మందులు తీసుకుంటున్న రోగులు



పౌష్టికాహార స్టాల్‌ను పరిశీలిస్తున్న రత్నాకర్

ఫార్మసిస్టు వెంకటేశ్వరరావు, పలువురు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లిటౌన్: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ అన్నారు. గవరపాలెం అరుంధతీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని



రోగికి కంటి చూపు నిర్ధారణ పరీక్షలు చేస్తున్న అప్తాలమిక్ అధికారి

ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఇప్పటికే ఈ శిబిరాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిందన్నారు. శిబిరానికి మంచి ఆదరణ లభించింది. గతంలో టోకెన్లు తీసుకున్నవారితో శిబిరం సందడిగా మారింది. శిబిరంలో ప్రత్యేక వైద్యనిపుణులు పాల్గొని, సాధారణ వైద్య పరీక్షలతోపాటు గుండె, ఎముకలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారినీ పరీక్షించి, ఉచితంగా మందులు అందించారు. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారిని ప్రత్యేకంగా పరీక్షించి, అవసరమైన వారికి కళ్లద్దాలను సిఫార్సు చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, విశాఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి బస్సులో తరలించారు. వారికి శస్త్రచికిత్సలు జరిపి, కోలుకున్నాక వారి స్వగ్రామాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. శిబిరంలో ఐసీడీఎస్ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్‌ను రత్నాకర్ పరిశీలించారు. కార్యక్రమంలో 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ, భాస్కర్ దంపతులు, పార్టీ శ్రేణులు పాలిమేర శివ అప్పారావు, పెట్ల నాగేశ్వరరావు, కాండ్రేగుల సన్యాసినాయుడు, కాండ్రేగుల రాము, ఆళ్ల శంకరరావు, కోరిబిల్లి ఆరుద్ర, పీలా రాజేష్, దాడి త్రినాథ్, మద్దాల భీమేష్, పెంటకోట సంతోష్, పెట్ల పరదేశినాయుడు, కాండ్రేగుల శ్యామ్, కోటిపల్లి శ్రీను పాల్గొన్నారు.

నేడు 'జగనన్న ఆరోగ్య సురక్ష'

అనకాపల్లిటౌన్: గవరపాలెం అరుంధతీనగర్ యూపీహెచ్‌సీలో కోటవీధి సచివాలయం పరిధి ప్రజలకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకూ జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ సుర వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో రక్తపరీక్షలు చేయించుకుని టోకెన్లు పొందిన వారితోపాటు, స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా వైద్యసేవలు పొందవచ్చన్నారు. వైద్యశిబిరానికి నలుగురు స్పెషలిస్టు వైద్యులు హాజరై, రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు అందిస్తారని పేర్కొన్నారు. కంటిచూపు సమస్యలున్న వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

అన్నమయ్య పార్కు అభివృద్ధికి చర్యలు



పార్కును పరిశీలిస్తున్న ఎంపీ సత్యవతి, జీవీఎంసీ అధికారులు

అనకాపల్లిటౌన్: స్థానిక అన్నమయ్యపార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ బీవీ సత్యవతి తెలిపారు. జీవీఎంసీ అధికారులతో కలిసి పార్కును మంగళవారం పరిశీలించారు. పార్కు అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సిమెంట్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వివిధ రకాల పూలమొక్కలు, లైటింగ్, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సందీప్, జీవీఎంసీ చీఫ్ ప్లానింగ్ అధికారి రామారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కాండ్రేగుల విష్ణుమూర్తి, జిల్లా స్పోర్ట్స్ ఇన్‌చార్జి రమణ, హార్టికల్చర్ అధికారులు, వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగస్ పాల్గొన్నారు.

విద్యా సంస్థల బంద్ గోడ పత్రిక ఆవిష్కరణ



గోడపత్రికను విడుదల చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

అనకాపల్లి రూరల్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8న చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. స్థానిక కోడుగంటి గోవిందరావు భవనంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఆక్షేపించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న దీక్షలు నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలో కూడా దేశానికి సేవలందించిన ఘనత విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు దక్కిందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.కన్నబాబు, వి.రాజు, పీడీఎస్‌వో రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయుడు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంతో ప్రాణదానం

అనకాపల్లి రూరల్: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తే ప్రాణభిక్ష పెట్టినవారవుతారని, రక్తదానంపై ఉన్న అపోహలను యువత విడనాడాలని అనకాపల్లి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు దాడి రత్నాకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఎంఏఎల్ కాలేజ్ సెంటర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద అమ్మ బ్లడ్‌బ్యాంక్ సౌజన్యంతో మొల్లి పరమేష్ మిత్రమండలి ఉచిత రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రత్నాకర్ శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రోజూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ఆస్పత్రుల్లో చేరిన వారికి రక్తం అవసరమవుతోందన్నారు. అలాంటి వారికి రక్తదానం చేస్తే ఎంతో మేలు చేసినట్లేనన్నారు. కార్యక్రమంలో కరణం కోటి, కరణం రామచంద్ర, కోరుమిల్లి కర్రి, నందవరపు కుమార్, మళ్ల రమణబాబు, దొడ్డి రమణ, త్రినాథ్, పవన్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



కొత్తూరు కూడలి వద్ద శిబిరంలో రక్తదాతలతో దాడి రత్నాకర్

సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం

అనకాపల్లి రూరల్: భారత దేశ ఉక్కుమనిషి, తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, అధికారులు మంగళవారం పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2014 నుంచి సర్దార్ పటేల్ జన్మదినమైన అక్టోబరు 31ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలో దేశ సమగ్రతకు తామంతా కృషి చేస్తామని కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కేవీ నరసింహారావు, ఈవోపీఆర్డీ కె.ధర్మారావు, పిసినికాడ సర్పంచ్ యల్లపు వెంకటరమేష్, మండల కోఆప్షన్ సభ్యుడు బొండా అప్పలరాజు, మండల పరిషత్, ఉపాధి హామీ పథకం కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.



సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న ఎంపీపీ గొర్లి సూరిబాబు, అధికారులు

ఇందిరా గాంధీకి ఘన నివాళి

కశింకోట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పార్టీ జిల్లా కార్యదర్శి కత్తెర శ్రీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీనాయకులు సేనాపతి ఈశ్వరరావు, బోయిన భానుమూర్తి, అబ్దుల్ హక్, మల్లపురెడ్డి కోటేశ్వరరావు, బి.మురళి తదితరులు పాల్గొన్నారు.



ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు

మర్యాదపూర్వక కలయిక

సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.పోలినాయుడును ఆయన కార్యాలయంలో మండల జేసీఎస్ కన్వీనర్ సబ్బవరపు ముత్యాలనాయుడు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు యడ్ల నాయుడు, అంతకాపల్లి ఉప సర్పంచ్ గొర్లి అప్పారావు పాల్గొన్నారు.

ఘనంగా గౌరీపరమేశ్వరుల ఊరేగింపు



గౌరీపరమేశ్వరుల విగ్రహ ఊరేగింపులో ఆలయ కమిటీ సభ్యులు

అనకాపల్లిటౌన్: స్థానిక భోగలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వినాయక గౌరీసేవా సమితి ఆధ్వర్యంలో గౌరీపరమేశ్వరుల విగ్రహానికి ప్రత్యేక అలంకరణతోపాటు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ వీధులగుండా ఊరేగించారు. పురవీధులమీదుగా సాగిన ఈ ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షుడు కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా గౌరీపరమేశ్వరుల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ భీమరశెట్టి వరహా నూకరాజు, అధ్యక్షుడు భీమరశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శి బుద్ద బల్లమ్మనాయుడు, కోశాధికారి భీమరశెట్టి లక్ష్మీనారాయణ, సమితి సభ్యులు బుద్ద శ్రీనివాసరావు, కొణతాల కృష్ణ, బుద్ద శివ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఏఐటీయూసీ 104వ వార్షికోత్సవం



ఏఐటీయూసీ వార్షికోత్సవం సందర్భంగా పతాకావిష్కరణలో నాయకులు

అనకాపల్లి రూరల్: ఏఐటీయూసీ 104వ వార్షికోత్సవం మంగళవారం అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా జరిగింది. మండలశాఖ అధ్యక్షుడు శ్రీరామదాసు అబ్బులు ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా కన్వీనర్ వైఎన్ భద్రం మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పుట్టిన మొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. ఈ సంఘ పోరాట ఫలితంగానే అనేక కార్మిక చట్టాలు ఏర్పడ్డాయన్నారు. కనీస వేతన చట్టం, వారాంతపు సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, మహిళలకు ప్రత్యేక సెలవులు వంటివి సాధించామన్నారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ కౌన్సిలర్ తాకాసి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు కోరుబిల్లి శంకరరావు, ఫణీంద్ర, మత్తుర్తి సూరిబాబు, సత్యనారాయణ, కేవీ రమణ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

జార్జిక్లబ్‌లో వైద్య శిబిరం నేడు

అనకాపల్లిటౌన్: జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జార్జిక్లబ్ ఆవరణలో బుధవారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కేవీ గౌరీపతి మంగళవారం ఓ ప్రకటనలో అన్నారు. విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో గుండె, కళ్లకు సంబంధించిన వైద్యులతోపాటు జనరల్ ఫిజీషియన్ వచ్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

రైతులకు నష్టం కలిగించేలా 'పీలా' చేష్టలు



సమావేశంలో మాట్లాడుతున్న గొర్లి సూరిబాబు, చిత్రంలో జానకీరామరాజు, రమేష్ తదితరులు

- ల్యాండ్‌పూలింగ్ పరిహారంలో పీలా గోవింద వ్యాఖ్యలు దారుణం
- విలేకర్ల సమావేశంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు

అనకాపల్లిటౌన్: ల్యాండ్ పూలింగ్‌లో 1040 మంది రైతుల నుంచి 1100 ఎకరాల ప్రభుత్వ డీ పట్టా భూములను సేకరించామని, దీనికి ఎకరాకు 900 గజాల స్థలాన్ని రైతు పేరిట రిజిస్ట్రేషన్ చేసి, ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తరుణంలో మాజీ ఎమ్మెల్యే, కబ్జాల గోవింద సత్యనారాయణ సిట్, డీజీపీలకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆక్షేపించారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ల్యాండ్‌పూలింగ్‌లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన భూములు పోతున్నాయని, వారికి ప్రభుత్వం 900 గజాలు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న సమయంలో, రైతులపై దాడి చేస్తూ ఫిర్యాదు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆగస్టులో కబ్జా గోవింద దీనిపై స్పందనలో ఫిర్యాదు చేశారని, అధికారుల దర్యాప్తులో ల్యాండ్ పూలింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు మాత్రమే రిజిస్ట్రేషన్ భూమి కేటాయిస్తున్నట్లు అధికారులు తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం కబ్జాల గోవింద్‌పై 420 కేసు నమోదు చేసిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. గతంలో పీలా కోడూరు, రాజుపాలెం గ్రామాల్లో ఏపీఐఐసీ నుంచి నగదు వసూలు చేసిన రోజుల్ని గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. న్యాయం జరగాల్సిన రైతులను మరింత ఇబ్బంది పెట్టేలా పీలా వ్యవహారం ఉందన్నారు. ప్రభుత్వంపైనా, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పైనా బురద జల్లేందుకు టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌లో తీసుకున్న భూములకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 900 గజాల స్థలాన్ని పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి, ఇస్తున్న సమయంలో పీలా వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా పీలా ఇచ్చిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుని, మండలంలో రైతులకు సాయపడాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, ఎన్టీఆర్ వైద్యాలయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మునూరు శ్రీను, వైస్ ఎంపీపీ అయితా రాము, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

అనకాపల్లిటౌన్: స్థానిక వేల్పులవీధి పట్టణ బాలికోన్నత పాఠశాలలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థినులకు పొట్టి శ్రీరాముల త్యాగఫలం- ఆంధ్రరాష్ట్ర అవతరణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి తన ప్రాణాన్ని విడిచారన్నారు. అంతకుముందు పోటీల్లో గెలుపొందిన విజేతలకు హెచ్ఎం రుధిరారాణి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.



ప్రశంసా పత్రాలతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు